www.prajasakti.com
ప్రజాశక్తి
బుధవారం 10 సెప్టెంబర్ 2025
5
తిరుపతి



నిర్మాణానికి నోచుకోని అమ్మచెరువు రోడ్డు



ప్రజాశక్తి - శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి మండలం పాత గుంట పంచాయతీ అమ్మ చెరువు గ్రామానికి రోడ్డు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్యానికి ఈ గ్రామం బలయ్యిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు. ఏర్పేడు వెంకటగిరి రోడ్డు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు వేయమని అధికారులకు ప్రజాప్రతినిధులకు పదేపదే గ్రామస్తులతో కలిసి సిపిఎం ఆధ్వర్యంలో అనేకమార్లు విజ్ఞప్తులు చేసినా రోడ్డు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఫారెస్టు, ఇరిగేషన్ క్లియరెన్స్ లేదంటూ ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ గ్రామంలో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న రోడ్డు నిర్మాణం చేపట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే గ్రామంలోకి 108 వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ, అనేకమార్లు వినతుల రూపంలోనూ అర్జీలు ఇచ్చినా పట్టించుకున్న దిక్కు లేదన్నారు. ఇంత చేసినా ప్రభుత్వం ఎవరిని ఉద్ధరిస్తుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వి.ఆదినారాయణ, పెంచలయ్య, వెంకటేష్, చెంచేశ్వరయ్య పాల్గొన్నారు.

నేడు సింఘాల్ బాధ్యతలు స్వీకరణ

ప్రజాశక్తి - తిరుమల

తిరుమల తిరుపతి దేవస్థానం 34వ ఈవోగా బుధవారం అనీల్‌కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవారిని దర్శించుకుని, అనంతరం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో 3ఏళ్ల ఐదు నెలల పాటు ఈవోగా పనిచేసి పలు సంస్కరణలు తీసుకొచ్చి ప్రశంసలు అందుకున్న అనుభవం సింఘాల్‌కు ఉంది. స్లాటెడ్ సర్వదర్శనం, శ్రీవాణి ట్రస్ట్, నారాయగిరి గార్డెన్స్‌లో షెడ్స్ నిర్మాణం, టీటీడీలో ఈ-ఫైలింగ్ విధానం, గరుడవారధి పనులు సింఘాలే ప్రారంభించారు. టిటిడీ చరిత్రలో రెండవసారి ఈఓ గా పని చేసే అవకాశం సింఘాల్ కు దక్కింది.


టీటీడీ పాలకమండలి సమావేశం రద్దు

ఈఓ శ్యామలరావు బదిలీతో బుధవారం జరగాల్సిన బోర్డు సమావేశంతో పాటు మంగళవారం జరగాల్సిన విభాగాధిపతుల సమీక్షా సమావేశం రద్దయ్యింది. 700 వేదపారాయణదారుల భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. నియామకాల ప్రక్రియలో సంబంధిత అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ నివేదిక తేల్చింది. ఈ నేపథ్యంలో ఛైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో అర్హులైన బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా త్వరలో పారదర్శకంగా వేదపారాయణదారుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

భక్తుల సేవ సంతృప్తినిచ్చింది : జె.శ్యామలరావు

శ్రీవారి భక్తుల సేవలో తరించడం సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళుతున్న ఈవో జె.శ్యామలరావు అన్నారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఆయనకు సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జె. శ్యామల రావు మాట్లాడుతూ తన కాలంలో చాలా దూరదష్టితో విధానపరమైన పటిష్ట నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు. టిటిడి అంటే మినీ గవర్నమెంట్ అని, తిరుమలలో భక్తుల సౌకర్యాలు ఓ వైపు, స్థానిక ఆలయాల అభివద్ధి కార్యక్రమాలు మరోవైపు, ఈ రెండు అంశాలపై ప్రత్యేక దష్టి పెట్టామన్నారు. తనకు నిత్యం పనిచేయడం మాత్రమే తెలుసునని, ప్రచారం చేసుకోవడం తక్కువ అని చెప్పారు. భక్తులు స్వయంగా తమకు అందుతున్న సౌకర్యాలపై సంతప్తి వ్యక్తం చేయడంపై ఆనందంగా ఉందన్నారు. భక్తుల నుండి అభిప్రాయ సేకరణ స్వయంగా చేపట్టి, లోపాలను సవరించుకుంటూ, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉద్యోగుల సహకారం మరువలేనిదన్నారు. వచ్చే 25 సంవత్సరాలను దష్టిలో పెట్టుకుని భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతగా ఉండేలా పటిష్ట వ్యవస్థలను తీసుకువచ్చామన్నారు. అంతకుముందు టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఏడాది కాలంలో చాలా సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. చాలా జఠిల సమస్యలను కూడా సమిష్టిగా హ్యాండిల్ చేసేందుకు శ్యామలరావు చేసిన కషి మరువలేనిదన్నారు.

టిటిడి సివిఎస్వీ మురళీకష్ణ మాట్లాడుతూ టిటిడిలో భద్రతాపరంగా ప్రత్యేక దష్టి పెట్టి భక్తులకు రక్షణ కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారన్నారు. టిటిడిలో దళారి వ్యవస్థను కట్టడి చేసేందుకు విజిలెన్స్ విభాగాన్ని నిత్యం పర్యవేక్షించారన్నారు. టిటిడి ఎఫ్ ఏ సీఏవో ఓ. బాలాజీ మాట్లాడుతూ, టిటిడిలో కియోస్క్ యంత్రాలను తీసుకువచ్చి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ విధానం టిటిడిలో తొలిసారి అమలు చేశారన్నారు. టిటిడి సీఈ టివి సత్యనారాయణ పాల్గొన్నారు.



శ్యామలరావును సత్కరిస్తున్న టిటిడి అధికార యంత్రాంగం

అనధికార శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు : టిటిడి

ప్రజాశక్తి - తిరుపతి సిటి

విదేశాలలో శ్రీనివాస కల్యాణం పేరుతో అనధికార నకిలీ శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం టిటిడి హెచ్చరించింది. యూకేలోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ సెప్టెంబర్ 6న యునైటెడ్ కింగ్‌డమ్‌లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆహ్వానపత్రిక వాట్సాప్ గ్రూపులో వైరల్ అయ్యిందన్నారు. ఎపిఎన్‌ఆర్‌టిఎస్ నుంచి ఎలాంటి అనుమతి లేదన్నారు. టిటిడి సైతం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. అయినా ఆహ్వానపత్రికలో టిటిడి లోగోను వాడారని, ఎలాంటి అనుమతి లేకుండా అనధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం భక్తులను తప్పుదారి పట్టిస్తూ గందరగోళానికి గురిచేయడమేనని అన్నారు. ఆహ్వానపత్రంపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా భక్తుల రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు సేవా ఫీజు (566పౌండ్లు) వసూలు చేసినట్లు సమాచారం కనిపించింది. డబ్బులు వసూలు చేసే అంశంతో పాటు టిటిడి కల్యాణ లడ్డూ ప్రసాదం, ఒక వెండి లాకెట్, ఒక నవరమ్ వేద వస్త్రం, అక్షింతలు, పసుపు, అమ్మవారి కుంకుమ, చీర, మాంగల్య ధారం, జాకెట్టు, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఫోటో ఫ్రేమ్ ఉన్నాయి. సదరు నకిలీ శ్రీనివాస కల్యాణ మహోత్సవంపై ఫిర్యాదు రావడంతో చర్యలకు విజిలెన్స్ శాఖను టిటిడి ఆదేశించింది.

టిటిడి కూరగాయల దాతలకు సన్మానం

ప్రజాశక్తి - తిరుమల

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఏనాడూ ఏ కొరతా రాకుండా టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాద సేవలు అందించి వారి మన్ననలు సాధించడానికి తోడ్పడుతున్న కూరగాయల దాతల సేవలు అమూల్యమైనవి, అపురూపమైనవి అని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కొనియాడారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో త్వరలో రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూరగాయల దాతలతో మర్యాదపూర్వకంగా మంగళవారం సమావేశమయ్యారు. అన్నప్రసాద వితరణ విస్తరణ చేసిన నేపథ్యంలో దాతలు మరింతగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. దాతలతో వాట్సాప్ గ్రూప్ ప్రారంభిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని " అన్నారు. అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్రకుమార్, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ జి.ఎల్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ నాలుగేళ్లలో కూరగాయల విరాళాలు 2022లో 5.79శాతం ఉంటే, 2025 నాటికి ఏడుశాతానికి పెరిగాయన్నారు. ప్రస్తుతం దాతలు రోజుకు 25 రకాల కూరగాయలు ఆరేడు టన్నులు విరాళంగా ఇస్తున్నారని అన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు పది టన్నులు అవసరం ఉంటుందన్నారు. అందుకు దాతలు సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తరువాత అదనపు ఈవో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూరగాయల దాతలను శ్రీవారి ప్రసాదలతో సత్కరించారు. అన్నప్రసాదం ఏఈఓ శివశంకర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

జనవరిలో 'స్థానిక' సమరం

నాలుగు దశల్లో పోలింగ్
షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ



ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో

'స్థానిక' ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యింది. రాష్ట్రంలో నాలుగు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఈ మేరకు షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ఈవిఎంలపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఈవిఎంలతోనా, బ్యాలెట్లతోనా అనేది కేంద్ర ఎన్నికల కమిషన్‌తోనూ, రాష్ట్ర ప్రభుత్వంతోనూ సంప్రదించనున్నట్లు చెప్పారు. జనవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, అదే నెలలో ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో 34 మండలాలకు సంబంధించి 822 పంచాయతీలు ఉన్నాయి. ఒక మున్సిపల్‌కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 31 మండలాల్లో 697 పంచాయతీలు ఉన్నాయి. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2025, అక్టోబర్ 15 లోపు వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోపు వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించాల్సి ఉంది. నవంబర్ 1-15లోపు ఎన్నికల అధికారుల నియామకం జరగాలి. నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్‌కేంద్రాల ఖరారు, ఈవిఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. అదే నెలలో చివరి వారంలో పలు రాజకీయ పార్టీలతో ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. 2026, జనవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని, అదే నెలలో ఎన్నిక, ఫలితాలు విడుదల కానున్నాయి.



శ్రీకాళహస్తిలో...


రైతులందరికీ యూరియా అందించాలి

జిల్లాలో వైఎస్ఆర్‌సిపి అన్నదాత పోరుబాట

ప్రజాశక్తి - సూళ్లూరుపేట, యంత్రాంగం

రైతులందరికీ అవసరమైనంత యూరియా అందించాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'అన్నదాత పోరుబాట' కార్యక్రమాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో సూళ్లూరుపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, హోలీక్రాస్ సర్కిల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లారు. యూరియా సహా అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని, బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని, గిట్టుబాటు ధర కల్పించి, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంఎల్ఎ కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయుడుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ కటికం దీపిక, ఎంపిపి అల్లూరు అనీల్‌రెడ్డి, నాయుడుపేట ఎంపిపి కురుగొండ్ల ధనలక్ష్మి పాల్గొన్నారు.

- గూడూరులో సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద స్థానిక సంస్థల ఎంఎల్‌సి మేరిగ మురళి, వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సబ్‌కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతిపత్రం అందజేశారు. గెలిచిన మొదటి సంవత్సరంలో రైతులకు అన్నదాత సుఖీభవ నగదు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కోడూరు మీరారెడ్డి, కోడూరు కల్పలత, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి,



ఎంపిపి గురవయ్య పాల్గొన్నారు.

- తొట్టంబేడులో... రైతుపోరు కార్యక్రమం విజయవంతం కావడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు హర్షం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రైతన్న రాజుగా ఉన్నారని, రైతుకు అండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి బీమా, గిట్టుబాటు ధర కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడుస్తున్న ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అన్నదాత సుఖీభవ అందలేదని అన్నారు.

- శ్రీకాళహస్తిలో వైసిపి కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ రైతులు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. తిరుపతి మాజీ ఎంఎల్ఎ భూమన కరుణాకర్‌రెడ్డి రైతు పోరుకు మద్దతు తెలిపారు. చంద్రబాబు అన్నట్లుగానే వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారని విమర్శించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంజూరు తారక శ్రీనివాసులు, గిరిధర్ రెడ్డి, ఉన్నం వాసుదేవ నాయుడు, వయ్యాల కష్ణారెడ్డి పాల్గొన్నారు.



ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత బాలూకు సత్కారం

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి రూరల్ (తొట్టంబేడు)

మండలంలో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాల సుబ్రహ్మణ్యంను మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఈ అవార్డు తనకి రావడం చాలా ఆనందంగా ఉందని ,తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. విద్యార్థుల సమగ్రాభివద్ధికి నిరంతరం కషి చేస్తున్నానని చెప్పారు. పాఠశాల కమిటీ ఛైర్మన్ కల్పన, వైస్ ఛైర్మన్ నిర్మల, ఆయాలు మాధవి, జయ రత్న, వంట ఏజెన్సీ పద్మ తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించాలి : కమిషనర్

ప్రజాశక్తి - తిరుపతి టౌన్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నగరంలో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్యం, తదితర అంశాలపై మంగళవారం నగరపాలక సంస్థ, టిటిడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో టిటిడి, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయం చేసుకుని పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్స్ ఎక్కువగా ఏర్పాటు చేయాలని తెలిపారు..అలాగే ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలంకరణలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫుట్ పాత్ లకు రంగులు వేయాలని, డివైడర్ల మధ్యలో మొక్కలు



నాటి అందంగా తీర్చి దిద్దాలని అన్నారు. అదనంగా సిబ్బందిని ఏర్పాటు వేసుకుని నగరంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉండేలా అధికారులు సమన్వయం చేసుకుని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, టిటిడి సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, హార్టికల్చర్ ఆఫీసర్ హరికష్ణ పాల్గొన్నారు.


పారిశుద్ధ్య పనులు పరిశీలన

నగరంలోని గాంధీభవన్ పరిసరాలతో పాటు అలిపిరి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మంగళవారం పరిశీలించారు. గాంధీభవన్‌లో బోరు మరమ్మతులు చేయించాలని, పారిశుద్ధ్యం మెరుగ్గా చేయించాలని సభ్యులు కోరారు. అలిపిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల వారు చెత్త చెదారం రోడ్ల పక్కన వేయకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికష్ణ, కార్పొరేటర్లు పొన్నాల చంద్ర, రేవతి ఉన్నారు.చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జన కమిటీతో, అధికారులతో సాయంత్రం అభినందన సభ నిర్వహించారు.

పకడ్బందీగా జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ ఏర్పాట్లు

ప్రజాశక్తి - తిరుపతి టౌన్

ఈ నెల 14, 15 తేదీలలో తిరుపతిలో ప్రప్రథమంగా జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ఏర్పాట్లు గర్వించదగిన విధంగా కలసికట్టుగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్, జాయింట్ కలెక్టర్ శుభంబన్సల్‌తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం లైజాన్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించి లైజన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని, ఎటువంటి లోటుపాట్లు, అవాంతరాలు ఏర్పడకుండా మౌలిక వసతులను కల్పించాలన్నారు. ప్రముఖులకు ఏర్పాటు చేసిన వసతిగృహాలందు హెల్ప్‌డెస్క్‌లను, వైద్య ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. వసతి, రవాణా, భద్రత, వైద్యసదుపాయాలు, ప్రోటోకాల్ ఏర్పాట్లపై విభాగాల వారీగా అధికారులకు విధులు కేటాయించారు. ఈ జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్‌కు దగ్గుబాటి పురంధేశ్వరి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. మహిళల సాధికారత, నాయకత్వం, ఉపాధి అవకాశాలు, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యంపై చర్చలు జరిపి, విధానపరమైన సూచనలు చేస్తారన్నారు.జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ కార్యాలయపు సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారి రామ్ మోహన్ పాల్గొన్నారు



సూరప్పకసం 'ఈ వేలం'లో తుడా ప్లాట్స్‌కు విశేష స్పందన

ప్రజాశక్తి - తిరుపతి టౌన్ రేణిగుంట-తిరుపతి హైవే పద్మావతి నగర్ లోని సూరప్పకసం తుడా లేఅవుట్ లోని తుడా స్థలాలను ఈ వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ఈనెల 4న ప్రారంభమైన ఈ వేలం 17వ తేదీతో ముగియనున్నది. 277 ప్లాట్లు అమ్మకానికి ఉంచారు. ఇప్పటివరకు 35 ప్లాట్స్ అమ్మకం జరగగా దాదాపు 13 కోట్ల రూపాయలు తుడాకు ఆదాయం లభించింది. ఈ వేలం ప్రక్రియను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ వేలం వివరాలను తుడా సెక్రటరీ డాక్టర్ ఎన్వి శ్రీకాంత్ బాబు వివరించారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చదరపు గజం 14 వేల రూపాయలు నిర్ణయించడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తుడా ఛైర్మెన్ కోరారు.

సముద్ర తీరప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు : కలెక్టర్

ప్రజాశక్తి - తిరుపతి టౌన్

సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లను సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ ఛైర్మన్ హోదాలో మాట్లాడుతూ డిప్యూటీ ఎస్పి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, విశాఖపట్నం వారు సూచించిన మేరకు కోస్టల్ పోలీస్ స్టేషన్ దుగ్గరాజు పట్నం కు సంబంధించిన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ మరమ్మత్తులకు, కాంపౌండ్ వాల్ నిర్మాణం అంశాలకు సంబంధించి నిధులను అందుబాటు మేరకు పరిశీలించి అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపాలన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తమ వెంట ఆధార్ కార్డు, బయోమెట్రిక్ కార్డు తీసుకొని వెళ్లేలా చర్యలు చేపట్టడంతో పాటు వారికి అవగాహన కల్పించాలని జిల్లా మత్స్య శాఖ అధికారిని ఆదేశించారు. తూపిలి పాలెం దుగ్గరాజపట్నం బీచ్ లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మెరైన్ పోలీసు అధికారులకు సూచించారు.. మన రాష్ట్రానికి చెందిన బోట్లు గుర్తించడానికి వాటికి నిబంధనల మేరకు కలర్ కోడింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా మత్స్య శాఖ వారు కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు అవసరం మేరకు సముద్రంపై అక్రమంగా చేపల వేట జరగకుండా జాయింట్ పెట్రోలింగ్ చేయాలని సూచించారు. తమిళనాడు నుండి మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లతో అక్రమంగా మన వైపు ఉన్న సముద్ర జలాల్లో చేపలు పట్టడం జరుగుతోందని అధికారులు తెలుపగా సదరు అంశం ప్రభుత్వం దష్టికి పరిష్కార దిశగా తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ ఎస్పీ జె వెంకటరమణ, డిప్యూటీ ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ జి. బాలిరెడ్డి, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్ తిరుపతి అసిస్టెంట్ కమీషనర్ కె. విజయ కుమార్, కోస్ట్ గార్డ్ అధికారి పీ కే సురేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్, మెరైన్ పోలీస్ అధికారులు మాలకొండయ్య, అంజి రెడ్డి, కష్ణపట్నం పోర్ట్ కన్జర్వేటర్ బివిఎల్ నరసింహులు అధికారులు పాల్గొన్నారు

పరిస్థితులకు అనుగుణంగా పునర్నిర్మాణం: దారు నాయక్

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):

తిరుమల శ్రీవారికి పరమ భక్తుడిగా భావించే శ్రీ స్వామి హథీరాం బావాజీ మఠంకు సంబంధించి ప్రచారంలో ఉన్న అవాస్తవాలను తోసిపుచ్చుతూ, బంజారాలకు ఎంతో సెంటిమెంట్ గా ఉన్న ఈ మఠం పరిస్థితులకు అనుగుణంగా పునర్నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. దారు నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతి నగర పరిధి గాంధీ రోడ్డు మార్గంలో గల శ్రీ స్వామి హథీరాంజీ మఠం భవనాన్ని శ్రీ స్వామి హథీరాంజీ మఠం పరిరక్షణ సమితి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ సమితి అధ్యక్షులు అమనాయక్, టిడిపి ఎస్టీసెల్ కార్యదర్శి మనోహర్ నాయక్, సుబ్బయ్య, వెంకటరమణ నాయక్, కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

జీవితం అమూల్యం : డిఎంహెచ్ఓ

ప్రజాశక్తి -తిరుపతి సిటీ

ప్రతి జీవితం అమూల్యమని, ప్రతిఒక్కరూ ఈ సమస్యపై చైతన్యం కలిగి, ఆత్మహత్యల నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ బాలాజీనాయక్ అన్నారు. ప్రపంచ ఆత్మహత్య నిరోధక దినోత్సవం పురస్కరించుకుని ఆత్మహత్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఎస్వీఐఎంఎస్ సర్కిల్ వరకూ జరిగింది. మానసిక ఆరోగ్య సమస్యలను ఓపెన్‌గా చర్చించుకుని, అవసరమైన మద్దతు అందించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చన్నారు. ఆపదలో ఉన్నవారు హెల్ప్ లైన్ నెంబర్ 14416 కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ శ్రీనివాస్ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ఎన్‌సీడీ పీవో డాక్టర్ రెడ్డి ప్రసాద్, డీఎంహెచ్పీ సైకియాట్రిస్ట్ డాక్టర్ పి. ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ శక్తిగా సీపీఎం

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి

దేశంలో ప్రజాస్వాతంత్ర్యాన్ని కాపాడే అసలైన అతిపెద్ద రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా సీపీఎం ఆవిర్భవించనుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి అన్నారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో మంగళవారం సీపీఎం జిల్లా స్థాయి ముఖ్య కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ బలోపేతంపై కార్యదర్శులకు మురళీ దిశా నిర్దేశం చేశారు. గత వైసిపి, ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప రాష్ట్ర పతి ఎన్నికలో ఈ నాలుగు పార్టీలు అనుసరిస్తున్న ధ్వంద వైఖరి ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు. మోడీ విధానాల వల్ల కార్మిక లోకానికి తీరని నష్టం వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి పారిశ్రామిక సెక్టార్ పరిధిలోని కార్బన్, వింగ్ టెక్ పరిశ్రమలు కార్మికులను రోడ్డున పడేసినా కూటమి నాయకులకు చీమకుట్టినట్లు లేదని మండిపడ్డారు. వేల ఉద్యోగాలు పేరుతో ఉచితంగా భూములు, రాయితీలు పొందిన కార్పొరేట్ యాజమాన్యాలు కార్మికులను తీరా నట్టేట ముంచేస్తున్నా ప్రశ్నించలేని స్థితిలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఉన్నారని విమర్శించారు. వీరి తండ్రిగారైన బొజ్జల గోపాలకష్ణా రెడ్డి కార్మికుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ అండగా నిలిచేవారనీ గుర్తు చేశారు. సుధీర్ రెడ్డి కూడా తండ్రి బాటలో పయనించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎం జిల్లా నేతలు అంగేరి పుల్లయ్య, జీ.బాలసుబ్రమణ్యం, గంధం మణి, పెనగడం గురవయ్య తదితరులు పాల్గొన్నారు.



ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కందారపు మురళి, వేదికపై జీబిఎస్, అంగేరి పుల్లయ్య, జనార్దన్

బార్ వద్దు బాబోయ్

మహిళల నిరసన

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి

'మా మాన ప్రాణాలు బలిగొనె మద్యం బారు మా కొద్దు' అని ఏపీ సీడ్స్ కూడలి వద్ద మహిళలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉండేదనీ, ఇటీవల ఓ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారని మహిళలు వాపోయారు. మళ్లీ మద్యం బారును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ముందుకు రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు వద్దన్నా ప్రభుత్వం ముందుకే వెళ్తానంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.



'బార్' వద్దంటూ శ్రీకాళహస్తిలో మహిళల నిరసన

అన్నదానానికి రూ.లక్ష విరాళం

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ నిత్యాన్నదాన పథకానికి కావలికి చెందిన కొండపి నాగలక్ష్మి కుటుంబం మంగళవారం లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో ఏఈవో మోహన్‌కి అందజేశారు. ఆ మొత్తాన్ని నిత్యాన్నదాన పథకానికి వినియోగించాల్సిందిగా కోరారు. దాత కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వామీ, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేయించారు.

పెరటి తోటలతో.. పౌష్టికాహారం

ప్రజాశక్తి - బుచ్చినాయుడు కండ్రిగ: బుచ్చినాయుడు కండ్రిగ మండలం వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు పెరటి తోటల పెంపకం, కంపోస్ట్ పిట్ నిర్వహణపై అవగాహన కల్పించారు. పెరటి తోటల పెంపకంతో ఇంటి వద్దే పౌష్టికాహారం లభిస్తుందని తెలిపారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో కిచెన్ గార్డెన్స్, కంపోస్ట్ పిట్ ఏర్పాటు పనులను ఏపియం మునెయ్య, సీసీలు పయని, వెంకటరత్నం, వీరజిన్న, జీవ తనిఖీ చేశారు.

ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు

ప్రజాశక్తి - బుచ్చినాయుడు కండ్రిగ: మండలంలోని కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యువశ్రీ మురళి, సురేష్ బాబు, నాదెండ్ల మురళి, లక్ష్మయ్య, జగన్నాథం, మాధవీలత, సుజన, దీపిక, రత్నమ్మ, హరిత తదితరులు పాల్గొన్నారు.

తుడా చైర్మన్‌కు అభినందన

ప్రజాశక్తి - రామచంద్రాపురం : తుడా చైర్మన్, టిటిడి బోర్డు సభ్యులు దివాకర్ రెడ్డిని మంగళవారం తుడా కార్యాలయంలో ఆర్ సి పురం మండలం, వెంకట్రామాపురం సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల చైర్మన్ డాక్టర్ నిరంజన్ బాబు, భారతీయ వికాస్ పరిషత్ అధ్యక్షులు శ్రీధర్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. తుడా చైర్మన్‌ను శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

వసతులు సద్వినియోగం చేసుకోండి

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పాఠశాల విద్యకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తోందని దీనిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులంతా బాగా చదువుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయ్ బాబు సూచించారు. పుత్తూరు మున్సిపాలిటీ, నెత్తం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం అయన విద్యా సామాగ్రి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెత్తం, చెర్లోపల్లి, చిన్నరాజుకుప్పం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చిన్నయ్య శెట్టి, నాయకులు విజయశేఖర్ నాయుడు, చంద్ర యాదవ్, మధుసూదన్ రాజు, కుమార్ రెడ్డి, గోవర్ధన యాదవ్, బండిరమేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ

ప్రజాశక్తి - చంద్రగిరి : యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చే చంద్రగిరిలో సెప్టెంబర్ 15వ తేదీ నుండి 31 రోజుల పాటు ఉచితంగా "ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ" పై శిక్షణా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లుగా సంస్థ డైరెక్టర్ పి.సురేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి చదివి, తెల్ల రేషన్ కార్డు ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెంది,19 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులని తెలిపారు. వివరాలకు నెంబర్: 7989680587, 9494951289 సంప్రదించాలన్నారు.

రైతు సంఘాలను బలోపేతం చేయాలి

ప్రజాశక్తి -కోట : మండల పరిధిలో అన్ని పొదుపు సంఘాలు ఆధ్వర్యంలో రైతు సంఘాలను బలోపేతం చేయాలని స్థానిక తెలుగు ప్రాజెక్టు మేనేజర్ అనిలా తెలిపారు. మంగళవారం కోట మండలంలోని స్థానిక మహిళా సమాఖ్య కార్యాలయంలో విఓఏలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్త్రీ నిధి టార్గెట్, అచీమెంట్, ఈ నారి, పెరటి కోళ్ళ ఉల్లాస్, రైతు సంఘాల బలోపేతం ప్రతి సంఘానికి బ్యాంక్ లింకేజీ, పీఎంఈజీపి, షెడ్ నెట్స్, కొరమేను చేపల పెంపకం, ఎం ఎల్ ఎం డి మొదలైన కార్యక్రమాలపై స్థానిక వెలుగు ప్రాజెక్టు మేనేజర్ అనిలా రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏపిఎం అనిలా, సీసీలు ప్రసాద్, అలివేలమ్మ, శంకరయ్య, భాస్కర్,శ్రీకాంత్,అకౌంటెంట్ హిమబిందు,వి వో ఏ,తదితర పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఎయిడ్స్‌పై అవగాహన

ప్రజాశక్తి -దొరవారిసత్రం : దొరవారిసత్రం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు మంగళవారం ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు మేనజర్ బాలాజీ ఎయిడ్స్ రాకుండా తీసుకోవాల్సిసిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పార్వతి, సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన జీవన నైపుణ్యాల శిక్షణ

ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ జీవన నైపుణ్యాల శిక్షణ శిబిరం నేటితో ముగిసింది. ఈ శిక్షణ శిబిరం సందర్భంగా నిమాన్స్ డాక్టర్ సంజీవ్ కుమార్ మహిళ యూనివర్సిటీ అధ్యాపకులకు అనేక జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ ముగింపు సందర్భంగా మహిళా వర్సిటీ విసి ప్రొఫెసర్ వి.ఉమ అధ్యాపకులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జాన్ సుష్మ, డాక్టర్ పి.భార్గవి, అధ్యాపకులు పాల్గొన్నారు.

పొలం పిలుస్తోంది

ప్రజాశక్తి-ఏర్పేడు: మండల పరిధిలోని, మాధవ మాల గ్రామంలో ఏర్పేడు వ్యవసాయ అధికారిణి సాగరిక ఆధ్వర్యంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఏవో ప్రసాద్, ఏడిఏ ధనంజయ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కాలానికి పంటలలో రసాయన ఎరువులతో పాటు, పచ్చిరొట్టి ఎరువులు, సేంద్రియ ఎరువులు, నానో యూరియా నానో డిఏపి, జీవన ఎరువులను వినియోగిచి భూసారాన్ని పెంపొందించుకోవాలని రైతులకు సూచించారు.

గర్భిణులకు పౌష్టికాహారం

ప్రజాశక్తి - గూడూరు టౌన్ : గూడూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, నందిమండలం బాలకృష్ణం రాజు దాతృత్వంలో, గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలకు మంగళవారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, చెంచునారాయణ, రామ మోహన్, సురేష్ రెడ్డి, ప్రభాకర్, సుబ్బారావు, బాబు,ఆనంద్, ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు.

రేపు పింక్ బస్ వైద్య శిబిరం

ప్రజాశక్తి - రామచంద్రపురం : మండలంలోని కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం తిరుపతి, స్విమ్స్ ఆధ్వర్యంలో పింక్ బస్ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ ఛత్రప్రకాష్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు క్యాంపు ప్రారంభమవుతుందని, బిపి, షుగర్, వివిధ రకాల కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

బాల్య వివాహాలపై అవగాహన

ప్రజాశక్తి -కోట : కోట మండలంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని మంగళవారం కోట ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ మునికుమారి, అంగన్వాడి సూపర్వైజర్ కృష్ణమ్మలు తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బేటీ బచావో.. బేటి పడావో, సంకల్ప్, బాల్య వివాహాలు, పరిశుభ్రత విషయాలపై అవగాహన కల్పించారు.

ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు



- ఉచిత బస్సులతో ఆటోల వైపు కన్నెత్తి చూడని మహిళా ప్రయాణీకులు
- సగానికి పడిపోయిన సంపాదన
- ప్రయాణికుల కోసం గంటల తరబడి ఆటో డ్రైవర్ల నిరక్షణ
- భారంగా మారుతున్న కుటుంబ పోషణ
- మెడకి ఉచ్చులా బిగించుకుంటున్న ఫైనాన్స్ కంతులు
- ప్రభుత్వం ఆదుకోవాలని డ్రైవర్ల విజ్ఞప్తి



ప్రజాశక్తి - కేవిబి పురం: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణ పథకంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల పెట్టుబడి పెట్టి ఆటోలు తెచ్చుకున్నామని, కనీసం కంతులు కట్టేందుకు కూడా సంపాదన ఉండటం లేదని ఆరోపించారు. కేవిబి పురం మండలంలో 39 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి సుమారు 10 నుండి 20 ఆటోలు ఉన్నాయి. సుమారు 600 మంది డ్రైవర్లు ఆటోలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉచిత బస్సు పథకం అమలు చేయకముందు కెవిబి పురం మండలంలో ఆయా గ్రామాల నుండి శ్రీకాళహస్తి - పిచ్చాటూరుకు ఒక ఆటో డ్రైవర్ కనీసం రోజుకు నాలుగు నుండి ఆరు ట్రిప్పులు తిరిగేవారు. దీంతో డీజిల్ ఖర్చు పోను రోజుకు రూ. 800 వందల నుండి 1000 రూపాయలు దాకా సంపాదించుకునేవారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసిన తర్వాత ప్రస్తుతం 1 నుండి 3 సార్లు తిరిగేందుకు కూడా ప్యాసింజర్లు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజుకు రూ. 300 నుండి 500 లోపే వస్తుండడంతో ఆటో కొన్న అప్పులను తీర్చలేక, కుటుంబాలు ఎలా పోషించాలో అర్థం కావడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.

ప్రయాణికుల కోసం గంటల తరబడి నిరీక్షణ

ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. మహిళలు గ్రామాలలో, పట్టాణాలలో బస్సు కోసం గంటల తరబడి ఎదురుచూస్తూ ఆటోలు ఉన్నప్పటికీ ఎక్కడం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో డ్రైవర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బది ఎదుర్కొంటున్నారు.

వాహన మిత్ర ఊసే లేదు : సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి నాగరాజు



గత వైసిపి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద ఇస్తున్న నగదు కన్నా అదనంగా పెంచి ఇస్తానన్న కూటమి ప్రభుత్వం హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. ఉచిత బస్సు పథకంతో ఆటోపై సంపాదన తగ్గిపోవడంతో పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారమయిపోయింది. వాహన మిత్ర వంటి పథకంతోనైనా ఆదుకోవాలని, ప్రభుత్వ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆటో కార్మికులు కోరుతున్నారు.

ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి : సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దాసరి జనార్ధన్



కూటమి ప్రభుత్వం మహిళల కోసం తీసుకున్న ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయానికి వ్యతిరేకం కాదు కానీ, ఆటో డ్రైవర్లను కూడ ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దాసరి జనార్ధన్ కోరారు. రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాహనం మిత్ర వంటి పథకంతో వారికి 30 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు సంక్షేమం కోసం కృషి చేయాలని, ప్రభుత్వం ఆదుకోకపోతే ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిన పడతాయని తెలిపారు. ఆటోల స్పేర్ పార్ట్స్ ఖర్చు పెరుగుతున్నా, నిత్యావసర సరుకులు ధరలు పెరిగినా, డీజిల్ ధరలు పెరిగినా ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేదెవరని ప్రశ్నించారు.

ఉచిత బస్సుతో ఆటోలో ఎక్కడం లేదు : ఆటో డ్రైవర్ ఈశ్వరయ్య



మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఎవరూ ఆటోలు ఎక్కడం లేదు. నెల నెలా ఆటోలకు ఫైనాన్స్ కట్టలేక భార్య, పిల్లలను పోషించలేక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. రోజు వారీ ఆదాయం సగానికపైగానే పడిపోయింది.

సేంద్రియ ఎరువుల వాడకం శ్రేయస్కరం

ప్రజాశక్తి - రామచంద్రపురం: రైతులు వ్యవసాయ పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని మాని, (సేంద్రియ) జీవన ఎరువులు వాడాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైంటిస్ట్, డా. రామకృష్ణారావు సూచించారు. మంగళవారం మండలంలోని, పివి పురం పంచాయతీ సంజీవ రాయపురం గ్రామాలలో పొలం పిలుస్తుంది, భూ రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటకు వ్యవసాయ శాఖ అధికారులు సిఫారసు చేసిన యూరియా ఎకరానికి 105 కేజీలు వేయాలన్నారు. కానీ 300 కేజీలు వేస్తున్నారని తద్వారా వరిలో పురుగులు, తెగుళ్ళు ఎక్కువగా ఆశించి దిగుబడులు తగ్గిపోతున్నాయని తెలిపారు. కాంప్లెక్స్ ఎరువుల వాడకంతో భూములు నిస్సారమైపోతున్నాయన్నారు. భూసార పరీక్షలు చేయించుకుని తగా రీతిలో ఎరువులు వాడాలని తెలిపారు. వ్యవసాయ అధికారిణి బి.మాధవి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి రైతులకు వివరించారు. వివిధ పంటల్లో పురుగులు, తెగుళ్ల నివారణ గురించి డా. రామకృష్ణారావు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి మమత, రైతు సేవా కేంద్రం, హెచ్.ఎ జాహ్నవి, రైతు సాధికారిక సంస్థ సౌందర్య, రైతులు పాల్గొన్నారు.

విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక అదాలత్

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : ఆంధ్రప్రదేశ్ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ, పుత్తూరు డివిజన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నారు. బుధవారం, మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పుత్తూరు డివిజన్ కార్యాలయ ఆవరణంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ప్రజాశక్తి -వరదయ్యపాలెం: బుధవారం జరిగే విద్యుత్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ విజయ వెంకటేష్ వినియోగదారులను కోరారు. ఆయన మాట్లాడుతూ పుత్తూరు డివిజన్ పరిధిలోని పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాలెం, శ్రీ సిటీ సెక్షన్లకు సంబంధించిన ప్రత్యేక విద్యుత్ అదాలత్ పుత్తూరు డివిజన్ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్నామన్నారు.

మట్టి నమూనాల సేకరణపై అవగాహన

ప్రజాశక్తి - బుచ్చినాయుడు కండ్రిగ: పీఎంఆర్కేవీవై పథకం కింద బిఎన్ కండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా 8,9, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాయిల్ టెస్టింగ్ లాబరేటరీ తిరుపతి చెందిన వ్యవసాయ అధికారిణి పుష్పాంజలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టిసి ఏవో శ్రీనివాసులు, కె.వికె ల్యాబ్ టెక్నీషియన్ ప్రియాంక, ఆత్మ బిటియం ఎం శైలజ, బుచ్చినాయుడు కండ్రిగ మండల వ్యవసాయ అధికారి షణ్ముగం, వ్యవసాయ విస్తరణ అధికారి రేవతి, జడ్పీ హైస్కూల్ సైన్స్ టీచర్ శివప్రసాద్ తెలుగు మాస్టర్ సుబ్బారావు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ధనుంజయులు పాల్గొన్నారు.

ఘనంగా షేక్ జలీల్ అహ్మద్ జన్మదిన వేడుకలు




ప్రజాశక్తి-కోట: కోట మండలం, తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు గూడూరు డివిజన్ టీడీపీ నాయకులు, పలువురు అభిమానులు హాజరై జలీల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ, శ్యామసుందర పురం, కోటమ్మ కాలనీ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి, బాణాసంచాతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు కోకర్ల మధుబాబు, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, ఇంగిలాల రామ్మోహన్, ఇంగిలాల రామయ్య, బందిల రఘురామ్, పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి, మీజూరు మల్లిఖార్జున రావు, వాటంబేటి చెంగల్ రావు, చల్లా సురేష్, టీడీపీ మహిళా నాయకులు సుహాసిని, పోలమ్మ, తదితర కోట, వాకాడు, చిట్టమూరు మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

మా కులవృత్తికి పేటెంట్ హక్కును కల్పించండి

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): నాయీ బ్రాహ్మణుల కుల వృత్తికి పేటెంట్ హక్కును కల్పించి, నాయీ బ్రాహ్మణులను ఎవరైతే కులం పేరుతో దూషిస్తారో వారిపై నాన్ బైలబుల్ కేసులను నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ సిబ్యాల సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తూ దాడులకు తెగబడడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, అలానే తిరుపతిలో నాయీ బ్రాహ్మణులకు కోసం కమ్యూనిటీ హాలు భవన నిర్మాణానికి స్థలం కేటా ఇస్తామని తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు నూతన కమిటీ ప్రమాణస్వీకారం సందర్భంగా హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు స్థలం చూపుతూ అధికారిక ఉత్తర్వులను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అనంతరం నూతన కమిటీకి నియామకపు లేఖలను అందించారు. ఈ కార్యక్రమంలో మహేష్, రెడ్డయ్య నూతన కమిటీ తిరుపతి నగర అధ్యక్షులు జయ కుమార్, కార్యదర్శి దాము, కోశాధికారి శివ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా పోలేరమ్మ జాతర ఏర్పాట్లు



ప్రజాశక్తి- వెంకటగిరి: వెంకటగిరి పోలేరమ్మ జాతర బుధ, గురు వారాల్లో నిర్వహించనున్నారు. అధికారులు జాతరకు సంబంధించి క్యూలైన్లు, చలువ పందెళ్లను భారీగా ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో విద్యుత్ లైటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ జాతరలో మడి బిక్షాలు ఎత్తడం ప్రత్యేకత. మొక్కుకున్న భక్తులు పోలేరమ్మకు బిక్షం పెట్టండి.. పోతురాజుకు టెంకాయ కొట్టండి.. పగలకపోతే మా నెత్తిన కొట్టండి అంటూ మడిబిక్షాలు ఎత్తుతారు. ప్రతి ఇంట్లో అమ్మవారి పసుపు ప్రతిమను చేసి పూజలు చేస్తారు. అంబలినైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఏడాది ఉచిత దర్శనం, రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే క్యూలైన్లు, చలువ పందెళ్లు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుండే కాక, విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

భక్తవత్సలం రాజు సేవలు అభినందనీయం



ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టణంలో ఏఎస్ఐగా పనిచేసిన భక్తవత్సలం రాజు సేవలు అభినందనీయమని సీఐ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణ పరిధిలోని పున్నమి సర్కిల్ వద్ద ఓ ప్రవేటు పంక్షన్ హాలులో ఏఎస్ఐ భక్తవత్సలం రాజు పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. భక్తవత్సలం రాజు దంపతులను ఘనంగా సత్కరించారు. సీఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా భక్తవత్సలం రాజు మంచి వ్యక్తిత్వం కలవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఓబయ్య, ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

జెసిఐ సేవా కార్యక్రమాలు ప్రారంభం

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రతి ఏడు సెప్టెంబర్ మాసంలో 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాతిగా వస్తోందని తిరుపతి జెసిఐ అధ్యక్షులు శేషు తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెసిఐ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా చురుగ్గా పాల్గొంటున్న వారిని ఎంపిక చేసి వారికి సన్మానం చేయడం, క్రీడలు, శారీరక దృఢత్వం, హెల్త్ క్యాంపులు, వ్యాపారం, ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు గోల్డ్ మెడల్ లను బహుకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకింగ్ రంగంలో ఉన్నత అవకాశాలు : కౌటిల్య డైరెక్టర్ శ్రీధర్

ప్రజాశక్తి - క్యాంపస్ : విద్యార్థులకు డిగ్రీ విద్య పూర్తి చేసిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్నత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తిరుపతిలోని కౌటిల్య పోటీ పరీక్షల శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఏ డిగ్రీ కోర్సు ఎంచుకోవాలో చాలామంది సందిగ్ధంలో ఉంటారు. సరైన కోర్సు సరైన కాలేజీ ఎంపిక అత్యంత కీలకం అని, ఇంజనీరింగ్ బదులు, ప్రస్తుతం ఉన్న ట్రేండింగ్, జాబ్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న అంత్యంత ప్రాధాన్యత ప్రకారం కొన్ని కోర్సేల గురించి ప్రజాశక్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ

ప్రశ్న: న్యాయ విద్య ప్రవేశం గురించి వివరించండి?

క్లాట్ పరీక్ష ద్వారా ఐదు సంవత్సరాల న్యాయ విద్య 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఎ ఎల్ఎల్బి కోర్సు, విద్యార్థులను లీగల్ ప్రొఫెషనల్ కోసం తయారుచేస్తాయి. అర్హత: 12వ తరగతి పూర్తి, అర్హత పరీక్ష : క్లాట్. వివిధ జిల్లా, సెషన్స్ కోర్టు, హైకోర్టులలో అడ్వకేట్, కార్పొరేట్ లాయర్, లీగల్ అడ్వైసర్, జుడ్జే, పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్, బ్యాంకులలో లా ఆఫీసర్స్ వంటి ఉద్యోగాలు ఉంటాయని వెల్లడించారు.

ప్రశ్న: బిబిఎ కోర్సు వివరాలు చెప్పండి?

బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగాలు, ఎమ్ బిఎకి బలమైన పునాది. అడ్మిషన్ ప్రవేశం కోసం ఐపి మ్యాట్ / జిఐపి మ్యాట్ వంటి ప్రత్యేక ప్రవేశ పరీక్షలు రాయాలి.

ప్రశ్న: బిసిఎ కోర్సుకు అవకాశాలు ఏమిటి ?

బిసిఎ అనేది ఐటి, సాఫ్ట్వేర్ రంగంలో నిపుణులను తయారు చేసే యూజీ కోర్సు. అర్హతలు: 12వ తరగతి పూర్తి (మ్యాథ్స్) స్పెషలైజేషన్స్: డేటా అనలిటిక్స్ , సైబర్ సెక్యూరిటీ , క్లౌడ్ కంప్యూటింగ్.

ప్రశ్న: బి.కామ్ కోర్సు అవకాశాలు వెల్లడించండి

బి.కామ్ కోర్సులో జనరల్, కంప్యూటర్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఫైనాన్స్ వంటివి ఉన్నాయి. కెరీర్‌లో ఉన్నత అవకాశాలు ముఖ్యంగా అకౌంటెంట్, బ్యాంకింగ్, ఛార్టర్డ్ అకౌంటెంట్ , కంపెనీ సెక్రటరీ, స్టాక్ మార్కెట్ బ్యాంకింగ్ రంగంలో అనేక విధములైన కొలువులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ఎసిసిఎ) అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఛార్టర్డ్ అకౌంటెన్సీ ప్రోగ్రాం. బికామ్ పూర్తి చేసినవారికి కొన్ని సబ్జక్ట్స్ లో మినహాయింపులు లభిస్తాయి కాబట్టి ఎగ్జామ్స్ త్వరగా పూర్తి చేయవచ్చు.

ప్రశ్న: (బిఎస్‌సి) బ్యాచిలర్ ఆఫ్ సైన్స్

స్పెషలైజేషన్స్: గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్టాటిస్టిక్స్, కెరీర్ అవకాశాలు: రీసెర్చ్, డిఫెన్స్ ఇస్రో, డిఆర్డిఓ, బార్క్), బోధన (బిఎడ్ తర్వాత), డేటా అనలిటిక్స్, ప్రముఖ సంస్థలు: ఐఐఎస్ ఎస్సి బెంగుళూరు, లయోలా చెన్నై, బెనారస్ హిందూ వర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం.

ప్రశ్న: బి.ఎస్.సి కంప్యూటర్ సైన్స్ కోర్సు వివరాలు చెప్పండి?

ఈ కోర్సులో స్పెషలైజేషన్ సంబంధించి డేటా సైన్సు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులు ఉన్నాయి.మెండుగా ఉన్నాయి.

ప్రశ్న: బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు వివరాలు తెలుపండి?

అగ్రోనోమి, హార్టికల్చర్, అనిమల్ హజ్ బ్యాండ్రి, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్, సైన్స్ టెక్నాలజీ కెరీర్ అవకాశాలు: అగ్రికల్చరల్ ఆఫీసర్ / బ్యాంకులలో అగ్రికల్చరల్ స్పెషలిస్ట్ ఆఫీసర్లు, రీసెర్చ్ సైంటిస్ట్ , ఫార్మ్ మేనేజర్ , అగ్రి –బిజినెస్ కన్సల్టెంట్ , ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్, ప్రభుత్వ ఉద్యోగాలు, (ఐసిఏఆర్, స్టేట్ అగ్రి డిపార్ట్మెంట్స్)

ప్రశ్న: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ గురించి తెలుపండి ?

ఈ కోర్సు సంబంధించి స్పెషలైజేషన్స్ చిత్రకళ, శిల్పకళ, యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్, విఎఫ్ఎక్స్, థియేటర్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ వంటి కోర్సులు చేయవచ్చు. కెరీర్‌లో ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ , యానిమేటర్ , డిజైనర్, ఫోటో గ్రాఫర్ , ఆర్ట్ డైరెక్టర్, లెక్చరర్ వంటి అవకాశాలు ఉన్నాయి.



ప్రశ్న: (బిజెఎంసి /బిఎ) జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్

ఈ డిగ్రీ కోర్సులోని స్పెషలైజేషన్ ప్రింట్ జర్నలిజం, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా పబ్లిక్ రిలేషన్స్, అడ్వర్టైజింగ్, ఫిల్మ్ స్టడీస్ వంటి కోర్సులు ఉన్నాయి. కెరీర్ అవకాశాలు: జర్నలిస్టు, న్యూస్ ఎడిటర్, మీడియా అనలిస్ట్, పిఆర్ మేనేజర్, ఫిల్మ్ క్రిటిక్, యాంకర్ వంటి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

ప్రశ్న : హోటల్ మేనేజ్మెంట్ / హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (బిహెచ్ ఎం) కోర్సు వివరాలు చెప్పండి?

ఈ కోర్సుల్లో స్పెషలైజేషన్స్ హోటల్ ఆపరేషన్స్, ఫుడ్, బెవరేజ్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, ఎయిర్లైన్ హాస్పిటాలిటీ వంటి కోర్సులు ఉన్నాయి.

ప్రశ్న: బి.ఎ కోర్సు వివరాలను వివరించండి ?

తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషియాలజీ, ఎకనామిక్స్. కెరీర్ అవకాశాలు: ప్రభుత్వ ఉద్యోగాలు యూపీఎస్సీ ఏపీఎస్సీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ బీమా ఎల్ఐసి రైల్వేలు వంటి రంగాలలో ప్రభుత్వ ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉన్నాయి.

ముగింపు: డిగ్రీ కేవలం సర్టిఫికేట్ కాదు, భవిష్యత్ కెరీర్‌కు పునాది. సరైన కోర్సు సరైన కళాశాల ఎంపిక విద్యార్థులకు గొప్ప అవకాశాలు తెస్తాయి.


క్రైం న్యూస్

9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం



ప్రజాశక్తి-తిరుపతి (మంగళం): శేషాచలం అటవీ పరిధి, రాజంపేట అటవీ ప్రాంతంలో 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురు స్మగ్లరును అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్ఐ సాయి గిరిధర్‌కు చెందిన ఆర్ఎస్ఐ సి.వినోద్ కుమార్ బృందం రాజంపేట అటవీ పరిధిలోని ఎస్ఆర్ పాలెం ఫారెస్ట్ బీటులో కూంబింగ్ చేపట్టారని అధికారులు తెలిపారు. రాళ్ళమడుగు తుమ్మల బైలు జంక్షన్ వద్ద కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించగా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారన్నారు. పట్టుబడ్డ స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించామన్నారు. ఈ ఘటనపై టాస్క్ ఫోర్సు సిఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు.

నా బిడ్డలే నన్ను చంపేయాలని చూస్తున్నారు



చంద్రశేఖర్

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): కాపాడాల్సిన బిడ్డలే ఆస్తికోసం, టిటిడిలో ఉద్యోగం కోసం కన్నతండ్రినైనా తనను ఎలాగైనా చంపి సాధించుకోవాలని చూస్తున్నారని, గంజాయి మత్తులో తనను చిత్ర హింసలకు గురి చేస్తూ కన్ను పోయేలా పిడి గుద్దులు గుద్దిన నా కుమారులు తేజసాయి, మహేష్ బాబులపై పోలీసులకు, సాక్షాత్తు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్పందన లేకుండా పోయిందని టీటీడీ రవాణా విభాగం ఉద్యోగి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భార్య మీనాకుమారికితో తనకున్న విభేదాల కారణంగా ఆమె తన నుండి విడిపోయి 12 ఏళ్ళు అయ్యిందన్నారు. తిరుపతి వరదరాజ నగర్‌లో ఓ భవనం తన తల్లి పేరుపై ఉందని, ఆమె తదనంతరం తనకు చెందేట్లు వీలునామా రాసిందన్నారు. మీనాకుమారి తన వద్ద నుండి వెళ్లిపోయిన తర్వాత తన వద్ద ఉన్న ఇద్దరు కుమారులు ఆమె వద్దకు చేరారని, గడిచిన నాలుగేళ్లుగా పూర్తిగా గంజాయికి బానిసైన నా బిడ్డలు ఇద్దరు, తండ్రిని అని చూడకుండా కాళ్ళు నరికేస్తాం, చేతులు విరిచేస్తాం, నీ ప్రాణం తీస్తాం అంటూ నేను నివాసం ఉన్న వినాయక నగర్ క్వార్టర్స్ డి టైపు 499 నెంబర్ గల ఇంటి వద్దకు వచ్చి తరచూ గొడవలు చేస్తున్నారు. నాకు ఆస్తులు వద్దు నా మా నాన నన్ను వదిలేయండి అని ప్రాధేయపడినా విడిచి పెట్టకుండా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై దాడులు చేస్తున్న నా ఇద్దరి బిడ్డలపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కాపాడాలని పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నానన్నారు.

వాంపల్లిలో చోరీ

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి రూరల్ మండలం, వాంపల్లిలో సోమవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు బుజ్జమ్మ ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన రెండు సవర్ల బంగారాన్ని దోచుకెళ్ళారు. బుజ్జమ్మ తిరుపతికి వెళ్లగా దొంగలు రెక్కి వేసి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా మూడు రోజుల కిందట వాంపల్లిలోని ఓ ఇంట్లో ఐదు సవర్ల బంగారాన్ని దొంగలు దోచుకెళ్ళారు. గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

మైక్రోబయాలజీలో వాసవికి డాక్టరేట్



ప్రజాశక్తి - క్యాంపస్ : యస్వీయు, మైక్రోబయాలజీ విభాగం పరిశోధక విద్యార్థి కాపులూరు వాసవికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు సిఈ బి.రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమె జంతు శాస్త్రం విభాగానికి చెందిన ఆచార్యులు. ప్రొఫె. సర్ మారం రాజశేఖర్ పర్యవేక్షణలో " ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బయోజెనిక్ సిల్వర్ నానోపార్టికల్స్ అగ్నెస్ట్ మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియల్ స్ట్రేయిన్స్ ఐసోలేటెడ్ ఫ్రమ్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ జెనెటిక్ బార్కోడింగ్ " అనే అంశం పై పరిశోధన గ్రంథాన్ని వర్సిటీ కి సమర్పించారు. ఇందుకుగాను ఆమెకు డాక్టరేట్ డిగ్రీ ప్రకటించినట్లు పేర్కొనారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా చర్యలు

ప్రజాశక్తి - చంద్రగిరి: చంద్రగిరి నుండి పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారి మార్గంలో వెంకటంపేట వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిల్వ చేరకుండా అధికారులు మంగళవారం పనులు చేపట్టారు. ఎన్నో ఎళ్ళగా చినుకు పడితే ఈ ప్రాంతంలో రోడ్డుపై వరద నీరు నిలిచిపోయేది. ఈసమస్యను స్థానికులు ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనల మేరకు అధికారులు రోడ్డు తవ్వి వరద నీరు వెళ్లే విధంగా పైప్ లైన్ వేస్తున్నారు.

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : నగరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపాలిటీ, 2 వ వార్డ్, కె.యం.అగ్రహారంనికి చెందిన అంగన్వాడీ వర్కర్ అంబిక కుమారుడు చిరంజీవి అనారోగ్యం పాలై చెన్నైలో చికిత్సచేయించుకున్నాడు. వారు తమ ఆర్థిక ఇబ్బందిని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌కు తెలుపగా ఆయన సీఎం సహాయనిధి నుంచి రు.4,83 226 మంజూరు చేయించి, మంగళవారం చెక్కును ఆమె ఇంటికి వెళ్లి అందజేశారు.

బియ్యపు మధుసూధన్ రెడ్డి మాతృమూర్తికి అస్వస్థత

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాతృమూర్తి మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను పట్టణంలోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ వివేక్ చైతన్య ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో రైతు పోరులో పాల్గొనాల్సిన మధుసూదన్ రెడ్డి అర్థాంతరంగా వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మధు మాతృమూర్తిని పరామర్శించారు.

పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ

ప్రజాశక్తి - పాకాల: మండలంలోని ఆదెనపల్లి పంచాయతీ పులివర్తి వారి పల్లి, కె వడ్డేపల్లి, అచ్చమ్మ అగ్రహారం ప్రాథమిక పాఠశాలలను పాకాల అకడమిక్ ఎంఈఓ లింగయ్య మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అచ్చమగ్రహారం ఆదర్శ పాఠశాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

గర్భిణులకు ఆరోగ్యంపై అవగాహన

ప్రజాశక్తి - యర్రావారిపాలెం: నెరబైలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణీలకు డాక్టర్ సుమంత్ అవగాహన కల్పించారు. పౌష్టికాహారం, రక్తహీనతపై సూచనలిచ్చి, చికిత్స చేయడం జరుగుతుందన్నారు. సీజనల్ వ్యాధులు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

మిషన్ శక్తి.. సంకల్పంపై విద్యార్థులకు క్యాంపెయిన్

ప్రజాశక్తి -ఏర్పేడు : రేణిగుంట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణవేణి ఆదేశాల మేరకు రేణిగుంట ప్రాజెక్ట్ పరిధిలో 10 రోజుల పాటు మిషన్ శక్తి సంకల్ప ప్రోగ్రామ్‌పై స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత, ఉన్నత విద్య, వృత్తి విద్య కోర్సులు, పని చేసే ప్రదేశంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఆవశ్యకత, టోల్ ఫ్రీ నంబర్స్ 1098,181, పోక్సో చట్టం గురించి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు రత్నమ్మ, భారతి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.